క్లుప్తంగా

29 నుంచి మహారుద్రపీఠం వార్షికోత్సవం

పీసీపల్లి: మండలంలోని పెద ఇర్లపాడు మహారుద్రపీఠం 1116 శివలింగాల శైవక్షేత్రం వార్షికోత్సవం ఈ నెల 29 నుంచి జూలై 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 29న గణపతిపూజ, నవగ్రహ మండపారాధన, లక్ష్మీగణపతిహోమం, రుద్రాభిషేకం, తీర్థప్రసాద వితరణ, 30న మహా మృత్యుంజయ హోమం, బిల్వార్చన, రుద్రాభిషేకం, తీర్థప్రసాద వితరణ, జూలై 1వ తేదీన మహా రుద్రపీఠం శివలింగాలకు అభిషేకం, రుద్రహోమం, పంచామృత అభిషేకం జరుగుతాయన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.

అచ్చమాంబ బ్రహ్మోత్సవాలు ప్రారంభం



ప్రత్యేక అలంకరణలో అచ్చమాంబ మూల విగ్రహమూర్తి

పామూరు: మండలంలోని రఘునాథపురం, కమ్మవారిపాలెంలో అచ్చమాంబ పేరంటాళ్ల బ్రహ్మోత్సవాలు రుత్వికుల వేదమంత్రాల నడుమ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గురువారం అర్చకులు ఆలయంలో గణపతిపూజ, పుణ్యాహవాచనం, కలశస్థాపన, అగ్నిప్రతిష్ట నిర్వహించారు. అదేవిధంగా అచ్చమాంబ మూలవిగ్రహమూర్తికి పంచామృతాభిషేకం, కుంకుమ పూజ చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారికి గ్రామోత్సవం, భజన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అన్నదానం నిర్వహించగా దేవస్థానాన్ని ప్రత్యేక విద్యుద్దీపాలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. దేవస్థాన కమిటీ, భక్తులు పాల్గొన్నారు.

నేడు ఉపాధి హామీ పనులపై ప్రజావేదిక

సింగరాయకొండ: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీ బృందం ఆధ్వర్యంలో ప్రజావేదిక నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ నాగేష్‌కుమారి తెలిపారు. కార్యక్రమంలో మండలంలోని ప్రజాప్రతినిధులు, వివిధ శాఖలకు చెందిన మండల, గ్రామ స్థాయి అధికారులు పాల్గొనాలని గురువారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

బస్సు వసతి కల్పించాలి

దొనకొండ: పొదిలి నుంచి వయా దొనకొండ, చందవరం, త్రిపురాంతకానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని వివిధ గ్రామాల్లోని ప్రజలు కోరుతున్నారు. గతంలో పొదిలి నుంచి త్రిపురాంతకం బస్సు సౌకర్యం ఉండేది. నేడు బస్సు సౌకర్యం లేక పోవడంతో ప్రయాణికులు ఆటోలను ఆశ్రయించక తప్పడం లేదు. మండల ప్రజలు దొనకొండ రావాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆటోలో ప్రయాణం ప్రమాదాలకు గురవతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కేంద్రం పొదిలి నుంచి త్రిపురాంతకానికి మార్చారు. దొనకొండ, ఇతర గ్రామాల ప్రజలు ఆయన దగ్గరకు పనిపై వెళ్లాలంటే బస్సు లేక ఇబ్బంది పడుతున్నారు. ఆటో ప్రయాణాలు ఎన్నో సార్లు ప్రమాదాలకు గురయ్యాయి. అంతేకాకుండా విద్యార్థులు స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలకు, ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రావాలంటే ఆటోలు ఆశ్రయించక తప్పడం లేదు. ఎన్నిసార్లు పొదిలి డిపో వారికి వినతి పత్రం అందజేసినా ప్రయోజనం లేకుండా పోయింది. 3 నెలలకు ఒకసారి స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశంలో ఆర్టీసీ సంస్థ అధికారులు హాజరవుతున్నారు. ఎన్నో సార్లు ప్రజా ప్రతినిధులు, అధికారులు అడిగినా సరే అంటున్నారుగానీ మరుసటి రోజు మరిచి పోతున్నారు. ఇప్పటికైనా ప్రజలను, విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ఏఎంసీ చైర్మన్ పదవి దళితులకు ఇవ్వాలి

దర్శి: ఏఎంసీ చైర్మన్ పదవిని దళిత సామాజిక వర్గానికి చెందిన రాచపూడి మోషేకు ఇవ్వాలని దళిత సేన ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం తీర్మానించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నియోజకవర్గ అధ్యక్షుడు గర్నెపూడి ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ మార్కెట్ కమిటీల్లో అనేక సామాజిక వర్గాల వారు పని చేశారు కానీ ఎస్సీలకు మాత్రం కేటాయించలేదని చెప్పారు. టీడీపీలో సుదీర్ఘ కాలంగా పని చేసిన విద్యావేత్త, స్థానికేతరుడైన రాచపూడి మోషేను నియమించాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ ఇన్‌చార్జ్ గంధం ఇర్మియా మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయకుండా మానవతా దృక్పదంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆదిమలపు రవి, ఉలస రవి, మల్లెల జాన్‌ప్రసాద్, వైవీ రెడ్డి, నాగేశ్వరరావు, రమేష్, కోటేష్ పాల్గొన్నారు.

అనధికారిక బ్యారన్ల నిర్మాణం నేరం



పొగాకు వేలాన్ని పరిశీలిస్తున్న ఆర్ఎం లక్ష్మణరావు

కందుకూరు: పొగాకు బోర్డు చట్టం ప్రకారం ఎటువంటి అనుమతులు లేకుండా బ్యారన్‌లు నిర్మించడం నేరమని, రైతులు అనుమతులు లేకుండా బ్యారన్‌లు నిర్మించవద్దని పొగాకు బోర్డు రీజనల్ మేనేజర్ ఎం లక్ష్మణరావు సూచించారు. కందుకూరు రెండో వేలం కేంద్రంలో జరుగుతున్న పొగాకు వేలాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ప్రస్తుతం ఈ వేలం కేంద్రంలో అధికారిక పొగాకు అమ్మకాలు పూర్తయ్యాయని, అనధికారిక పొగాకు అమ్మకాలపై ఇంకా బోర్డు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. త్వరలోనే వీటి అమ్మకాలపై నిర్ణయం వెలువడే అవకాశం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పొగాకు ముక్క, చూర అమ్మకాలు జరుగుతున్నాయని వివరించారు. ఈ ఉత్పత్తులకు కూడా వ్యాపారులు మంచి ధరలు ఇవ్వాలని, మార్కెట్‌కు అనుగుణంగా రైతులు పొగాకు ముక్కలో తేమ, అధిక వేడి లేకుండా చూసుకోవాలన్నారు. నాణ్యమైన ఉత్పత్తులకు ధరలు అధికంగా వస్తాయని ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని రైతులు పొగాకు ముక్కను అమ్ముకోవాలని కోరారు. అలాగే మార్కెట్‌లో ధరలు ఆశాజనకంగా ఉండడం వల్ల రైతులు పొలాలు, బ్యారన్‌లు అధిక కౌలు చెల్లించి లీజుకు తీసుకున్నట్లు గమనించామని దీని వల్ల మార్కెట్ ప్రతికూల పరిస్థితుల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుందని వివరించారు. కావున రైతులు ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచుకోవద్దని హెచ్చరించారు. అలాగే పచ్చిరొట్ట విత్తనాలను విధిగా పొలాల్లో చల్లాలని దీని వల్ల పొలాలు సారవంతమై నాణ్యమైన దిగుబడులు వస్తాయని వివరించారు. అనధికారిక బ్యారన్‌లు నిర్మించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. వేలం నిర్వహణాధికారి రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆదర్శ మున్సిపాలిటీగా తయారు చేస్తా

- ఆరు నెలల్లో మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహిస్తాం
- నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకోవాలి
- అధికారులతో సమీక్షలో ఎమ్మెల్యే ఇంటూరి



మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

కందుకూరు: కందుకూరు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటానని, దీనికి అధికారులు, నాయకులు తమవంతు సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కోరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గురువారం అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులు, సమస్యలపై అధికారులతో సమీక్షించారు. మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ సహకారంతో ఆరు నెలల్లో మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగేలా చూస్తానని, అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయాలని కమిషనర్ కృష్ణారెడ్డిని ఆదేశించారు. అలాగే లేఅవుట్‌ల విషయంలో నిబంధనల ప్రకారం అధికారులు వ్యవహరించాలని, ప్రతి లేఅవుట్‌లో 30 అడుగుల రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ వంటి మౌలిక వసతులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుధ్యం, తాగునీటి సరఫరా విషయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దని, వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో శివారు ప్రాంతాల్లో వర్షపునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కాల్వలు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని, మున్సిపల్ ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు ప్రారంభించారు. అలాగే శ్మశానాల్లో మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని పలువురు నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. విషయాన్ని వెంటనే ఆయన మున్సిపల్ మంత్రి నారాయణ దృష్టికి సమస్యను ఫోన్‌లో వివరించారు. ప్రతిపాదనలు తయారు చేసి పంపిస్తే ప్రాధాన్యత క్రమంలో నిధుల విడుదలకు చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు.

అన్న క్యాంటీన్ భవనం పరిశీలన

మార్కెట్ సెంటర్‌లో ఏర్పాటు చేస్తున్న అన్నక్యాంటీన్ భవనాన్ని ఎమ్మెల్యే ఇంటూరి పరిశీలించారు. త్వరలోనే క్యాంటీన్‌ను ప్రారంభిస్తామని, క్యాంటీన్ వెలుపల ఉన్న మురుగుకాల్వలపై శ్లాబులు ఏర్పాటు చేయాలని కమీషనర్‌కు సూచించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచాలి



వెంకటాయచెరువులో రాగిజావ పంపిణీని పరిశీలిస్తున్న ఎంఈఓ కొండారెడ్డి



పిల్లిపల్లెలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న ఎంఈఓ కొండారెడ్డి

సీఎస్‌పురం(పామూరు): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచాలని ఎంఈఓ రాజాల కొండారెడ్డి అన్నారు. మండలంలోని వెంకటాయచెరువు, పిల్లిపల్లి, చినకొటాలపల్లి, బోయమడుగుల, బోడావులదిన్నె పాఠశాలలను గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ ఆయా గ్రామాల్లోని బడిఈడు పిల్లలంతా పాఠశాలకు వచ్చేలా చూడాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు సూచించారు. చినకొటాలపల్లి గ్రామం నుంచి చాలా దూరంలో ఉన్న మండలకేంద్రమైన సీఎస్‌పురంలోని ప్రైవేట్ పాఠశాలకు విద్యార్థులు వెళ్తున్నారని, వారు అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు వచ్చేలా చూడాలని ఎంఈఓ విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారి తల్లిదండ్రులకు సూచించారు. ఈసందర్భంగా పాఠశాలలకు పూర్తిస్థాయిలో విద్యార్థికిట్‌లు వచ్చాయా లేదా అని ఉపాధ్యాయులతో చర్చించారు. పీఎం పోషణ్ మధ్యాహ్న భోజనాన్ని నాణ్యతగా ఉండేలా చూడాలని వంట ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఆన్‌లైన్ యాప్‌లోనే హాజరు నమోదుచేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈసందర్భంగా రికార్డుల నిర్వహణపై ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.

పొగాకు సరాసరి ధర రూ.302.49



టంగుటూరులో వేలం నిర్వహిస్తున్న శ్రీనివాసరావు

కొండపి(సింగరాయకొండ): కొండపి పొగాకు వేలం కేంద్రంలో గురువారం సరాసరి ధర కేజీ రూ.302.49 పలికిందని నిర్వహణాధికారి జి.సునీల్ కుమార్ తెలిపారు. బోర్డ్ పరిధిలో గురువారం కట్టవారిపాలెం, నరసింగోలు గ్రామాలకు చెందిన రైతులు 794 బేళ్ల వేలానికి తీసుకురాగా అందులో 748 కొనుగోలయ్యాయి. వ్యాపారులు వివిధ కారణాలతో 46 బేళ్లను తిరస్కరించారు. పొగాకు గరిష్ట ధర రూ.360, కనిష్ట ధర రూ.205, సరాసరి ధర రూ.302.49 పలికింది. వేలంలో 26 మంది వ్యాపార పాల్గొన్నారు.

టంగుటూరు: స్థానిక పొగాకు వేలం కేంద్రంలో గురువారం సరాసరి ధర కేజీ రూ.292.30 పలికింది. కాకుటూరివారిపాలెం, తూర్పునాయుడుపాలెం గ్రామాల రైతులు 1188 బేళ్లను వేలానికి తీసుకురాగా వాటిలో 1124 కొనుగోలయ్యాయి. వ్యాపారులు వివిధ కారణాలతో 64 బేళ్లు తిరస్కరించారు. గరిష్ట ధర రూ.359, కనిష్ట ధర రూ.205, సరాసరి ధర రూ.292.30 పలికింది. వేలంలో మొత్తం 42 మంది వ్యాపారులు పాల్గొన్నారని నిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు.

విద్యార్థి కిట్ల పంపిణీ



విద్యార్థి కిట్‌లను అందజేస్తున్న ఎంఈఓ కొండారెడ్డి

సీఎస్‌పురం(పామూరు): మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందించడంకోసం విద్యార్థి కిట్ల సామగ్రిని ఎంఈఓ రాజాల కొండారెడ్డి పాఠశాలల హెచ్ఎంలకు కిట్లను అందజేశారు. ఈసందర్భంగా గురువారం స్థానిక మండల విద్యావనరుల కేంద్రంలో విద్యార్థులకు అందజేసే యూనిఫాం, బూట్లు, బ్యాగులు, బెల్టులను పాఠశాలలకు సరఫరా చేశారు. అదేవిధంగా జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలోని విద్యార్థులకు ఐరన్ ఫోలిక్ మాత్రలు వేశారు. కార్యక్రమంలో హెచ్ఎం షేక్.ఖాదరున్నీసాబేగం, ఎంఐఎస్ కోఆర్డినేటర్ దీప్తి, సీఆర్పీలు, వైద్య, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

కనిగిరిని అభివృద్ధి దిశగా నడిపిస్తా

- ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి



ప్రమాణ స్వీకారం చేస్తున్న ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి

కనిగిరి రూరల్: కలిసి పనిచేసి కనిగిరిని అభివృద్ధి దిశలో నడిపిద్దామని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మున్సిపల్ ఎక్స్‌ఫిషియో సభ్యునిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ ఎస్కే అబ్దుల్ గఫార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ఉగ్ర మాట్లాడుతూ కనిగిరి పట్టణంలో అన్ని మౌలిక వసతులలో పాటు, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి నిర్దిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అందుకు రూ.75 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశానని, ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించి పట్టణాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తానన్నారు. (ఏఐబీ స్కీం) ఇంటింటికి సాగర్ నల్లా పథకం ద్వారా పట్టణ ప్రజలకు రక్షిత నీరును అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మోడల్ స్కూల్ రోడ్డు అభివృద్ధికి రూ.కోటి చర్యలు తీసుకుంటానని, నాగులచెరువు అభివృద్ధిపై దృష్టి పెడతానని, కనిగిరి మున్సిపల్ కార్యాలయం భవనంలో పూర్తి సౌకర్యాలు కల్పిస్తానని, ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో సంపూర్ణ చర్యలు తీసుకుంటానని, కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధికి రూ.కోటి నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. కనిగిరి అభివృద్ధిలో ఉగ్ర మార్క్ వచ్చేలా భవిష్యత్ తరాలకు ఉపయోగ పడేలా చట్టబద్ధంగా, చట్ట ప్రకారం ముందడగులు వేస్తానని ఎమ్మెల్యే ఉగ్ర వెల్లడించారు. తొలుత మున్సిపల్ చైర్మన్ ఎస్కే అబ్దుల్ గఫార్ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి వివరించారు. అనంతరం వేసవి కాలంలో మజ్జిగ, మంచినీటి ప్రజలకు పంపిణీ చేసిన మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులను ఎమ్మెల్యే ఉగ్ర అభినందించారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే మొక్కలు నాటి, గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలుత ఎమ్మెల్యేను చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు సన్మానించారు. కమిషనర్ టీవీ రంగారావు, టీడీపీ రాష్ట్ర నాయకులు కొప్పల్లి సురేష్ చౌదరి, తమ్మినేని శ్రీను, రాచమల్ల శ్రీను, పీర్ల మస్తాన్‌వలి, మాజీ వైస్ చైర్మన్ వీవీఆర్ మనోహర్ రెడ్డి, సద్గురు, ఐవీ నారాయణ, ఎస్కే ఫిరోజ్, ఎస్కే అహ్మద్, ఎస్కే షరీఫ్, సయ్యద్ సుభాని, గౌస్ బాష పాల్గొన్నారు.

జూనియర్ కళాశాల ఆవరణలో మంటలు



జూనియర్ కళాశాల ఆవరణలో చెలరేగిన మంటలు

ఉలవపాడు: ఉలవపాడులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న చెట్లకు నిప్పు అంటుకుని మంటలు వ్యాపించాయి. క్లాస్ రూమ్స్ సమీపంలో వెనుకన పెద్ద చెట్లు ఉన్నాయి. వాటి పక్కనే రెండు చెట్లను కొట్టి వేయడంతో ఎండిపోయి ఉన్నాయి..ఎవరైనా సిగరెట్ కాల్చి వేయడంతో మంటలు ప్రారంభమై ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. మంటలు పెద్దవి కావడంతో కళాశాల సిబ్బంది, అధ్యాపకులు వచ్చి మోటార్ల ద్వారా నీటిని కొట్టి మంటలు ఆర్పారు. కళాశాల సిబ్బంది తప్ప ఎవరూ అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. వాతావరణం కూడా చల్లగా ఉన్న సమయంలో మంటలు ఎలా వ్యాపించాయి అనేది అర్థం కావడంలేదు.

ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ విద్య



గుడ్లూరులో భోజనాన్ని పరిశీలిస్తున్న డిప్యూటీ డీఈఓ ప్రసాదరావు

గుడ్లూరు: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ తరహా స్థాయి వసతులు కల్పనతో పాటు నాణ్యమైన విద్య అందుతుందని డిప్యూటీ డీఈఓ ప్రసాదరావు అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రసాదరావు గురువారం తనిఖీ చేశారు. పాఠశాలలోని రికార్డులను, రిజిష్టర్లను పరిశీలించారు. జూనియర్ ఇంటర్ తరగతుల నిర్వహణపై ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం నుంచి ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ ఇంటర్‌లో ప్రథమ సంవత్సరం తరగతులు జూలై 2వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయన్నారు. ఎంఈసీ, సీఈసీలలో తరగతులు నిర్వహిస్తారన్నారు. 10 వతరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు జూనియర్ ఇంటర్‌లో చేరేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజనం, కూరలు పరిశీలించి రుచి చూసి మెనూ ప్రకారం భోజనం తయారు చేయడంపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలాగే ప్రతి రోజు మెనూ పాటించాలని, వంటశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. డిప్యూటీ డీఈఓ వెంట ప్రధానోపాధ్యాయులు రామ్మోహన్‌రావు ఉన్నారు.

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి



వెలిగండ్లలో మాట్లాడుతున్న ఈఓపీఆర్డీ సుకుమార్

వెలిగండ్ల: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీఓ రామచంద్రరావు, ఈఓపీఆర్డీ తాతపూడి సుకుమార్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం వైద్య, ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్ శాఖ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ మాట్లాడుతూ గ్రామాల్లోని వాటర్ ట్యాంక్‌లను క్లోరినేషన్ చేయాలన్నారు. వీధుల వెంట ఉన్న గుంతలు, సైడు కాల్వల్లో మట్టిని తొలగించాలన్నారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని, దోమతెరలు వాడాలని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వ్యాధులు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ పవన్‌కుమార్, నాగిరెడ్డిపల్లి వైద్యులు షేక్ రేష్మా, వెలిగండ్ల హెచ్ఈఓ కోటిలింగం, పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్ఎం, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

సమయపాలన పాటించకుంటే చర్యలు



సమావేశంలో మాట్లాడుతున్న సీడీపీఓ సరోజినీ

సీఎస్‌పురం(పామూరు): సమయపాలన పాటించని అంగన్‌వాడీ కార్యకర్తలపై చర్యలు తీసుకుంటామని ఐసీడీఎస్ వెలిగండ్ల ఇన్‌చార్జి సీడీపీఓ పి.సరోజిని అన్నారు. స్థానిక వడ్డెపాలెం అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం సెక్టార్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సీడీపీఓ సరోజిని మాట్లాడుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు తమ విధులను బాధ్యతనెరిగి పనిచేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చిన పిల్లలకు, గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లల తల్లులకు పౌష్టికాహారం ప్రాముఖ్యాన్ని వివరించాలన్నారు. పౌష్టికాహార పంపిణీలో సమయపాలన పాటించాలన్నారు. కేంద్రానికి వచ్చే పిల్లల బరువులను క్రమం తప్పకుండా తీసి ఆన్‌లైన్‌లో నమోదుచేయాలన్నారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని ఆదేశించారు. సెక్టార్ సూపర్‌వైజర్ కె.దేవకృపావరం, కోఆర్డినేటర్ శామ్యూల్, సరళారెడ్డి, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

పొగాకు జీరో పెనాల్టీలపై రెండు రోజుల్లో జీవో



మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి

కనిగిరి రూరల్: కనిగిరి ప్రాంతంలోని పొగాకు రైతులు తొందర పడి తక్కువ రేటు పొగాకును అమ్ముకొని మోసపోవద్దని, జీరో పెనాల్టీలతో పొగాకు బేళ్లను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. దానికి సంబంధించి రెండ్రోజుల్లో జీఓ వస్తోందని వెల్లడించారు. నిమ్జ్, ట్రిపుల్ ఐటీ సాధనకు ప్రత్యేక దృష్టి పెడతానన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి ట్రిపుల్ ఐటీని కనిగిరికి తెస్తానని, నడికుడి రైల్వే పనులు, ఏఐబీ స్కీంకు పనులు వేగవంతానికి చర్యలు తీసుకుంటానని, కనిగిరి ప్రభుత్వ వైద్యశాలను 100 పడకల ఆస్పత్రికి అభివృద్ధి చేస్తానన్నారు. మున్సిపల్ ప్రజాప్రతినిధులు ప్రభుత్వ కార్యాలయాలను, ఆస్పత్రులను తనిఖీ చేయాలని సూచించారు. మున్సిపల్ పరిధిలో పది ఎకరాల స్థలాన్ని గుర్తించి ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలన్నీ ఒకే చోట నిర్మిస్తానని చెప్పారు. కనిగిరిలో 150 ఎకరాలు ప్రభుత్వ, అసైన్డ్ భూములు ఆక్రమణదారుల చేతుల్లో ఉన్నాయని, వాటిలో పట్టాలకు పేదలకు పట్టాలిద్దామని తెలిపారు. ప్రభుత్వ స్థలాల్లో వెంచర్లు వేసి, ప్లాట్లు అమ్మితే ఊరుకునేది లేదన్నారు. అసైన్డ్ భూముల్లో ఎవ్వరూ ప్లాట్లు కొనవద్దని, ఒకవేళ ఎవరైనా కొనుగోలు చేసి ఉంటే వారి దగ్గర డబ్బులు రిటర్న్ తీసుకోవాలన్నారు. మున్సిపల్ చైర్మన్ ఎస్కే అబ్దుల్ గఫార్, టీడీపీ నాయకులు కొప్పల్లి సురేష్ చౌదరి, తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, రాచమళ్ల శ్రీను, వీవీఆర్ మనోహర్‌రావు తదితరులున్నారు.